క్లుప్తంగా

రైతుల సమస్యలు పరిష్కరించాలి

సూపర్‌బజార్(కొత్తగూడెం)/కొత్తగూడెంరూరల్: కొత్తగూడెం నియోజకవర్గంలోని నర్సింహసాగర్, రేగళ్లతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికీ కొంతమంది రైతులకు పాసు పుస్తకాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి న్యాయం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

బ్యాగులు, పుస్తకాలు వితరణ

పాల్వంచ: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గ్రేస్ సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం బ్యాగులు, నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. కొమ్ముగూడెం, కేటీపీఎస్ ఎ కాలనీ, ప్రశాంత్ కాలనీ, సురారం, పాండురంగాపురం, కరకవాగు, వికలాంగుల కాలనీ, సంజయ్‌నగర్, జగ్గుతండా, ఎర్రగుంట పాఠశాలల్లో సుమారు 895 మంది విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో ఏసీజీఈ సెక్రటరీ మాధవరావు, సొసైటీ బాధ్యులు మురళీధర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

'చైతన్య' విద్యార్థుల ప్రతిభ



అభినందిస్తున్న ఎస్‌ఐ రాఘవయ్య

పాల్వంచ: శ్రీ చైతన్య విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ కనబర్చారు. 6వ తరగతి చదువుతున్న కె.ప్రణవి, కె.లోహిత ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చి సర్టిఫికెట్లు అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం విద్యార్థులను పట్టణ ఎస్‌ఐ రాఘవయ్య అభినందించారు. కరాటే మాస్టర్స్ జె.మరియమ్మ, జె.రాము, ప్రిన్సిపాల్ ఇస్మాయిల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మాదకద్రవ్యాలను అరికడదాం..

సూపర్‌బజార్(కొత్తగూడెం): మాదకద్రవ్యాలను అరికడదాం.. సమాజాన్ని కాపాడుదాం.. నినాదంలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్లను అదనపు కలెక్టర్ వేణుగోపాల్ శుక్రవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లిక్కి బాలరాజు, కాశంగి హరికృష్ణ మాట్లాడుతూ... యువతకు అవగాహన కలిగించేందుకు రాష్ట్ర వ్యాపితంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాగకృష్ణ, రాజేష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాది సురేష్‌బాబు మృతిపై సంతాపం



న్యాయవాది మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న పువ్వాడ, తదితరులు

కొత్తగూడెంటౌన్/సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెంకు చెందిన న్యాయవాది వట్టికొండ సురేష్‌బాబు మృతిపై సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు సంతాపం ప్రకటించారు. కొత్తగూడెంలో శుక్రవారం ఆయన మృతదేహం వద్ద పువ్వాడ నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. కాగా, సుదీర్ఘకాలం తర్వాత కొత్తగూడెం వచ్చిన పువ్వాడను శేషగిరి భవన్‌లో నాయకులు సన్మానించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే.సాబీర్‌పాషా, నాయకులు కంచర్ల జమలయ్య, మాచర్ల శ్రీనివాస్, భాగం మాధవరావు, పోగుల కోటేశ్వరరావు, యూసుఫ్, బోయిన విజయ్‌కుమార్, నేరెళ్ల రమేష్, దాసరి శ్రీనివాస్, గుత్తుల శ్రీనివాస్, మిర్యాల రాము, రాంబాబు పాల్గొన్నారు.

పదవుల కంటే ప్రజాసేవ ప్రధానం

పాల్వంచరూరల్: సమాజంలో నాయకులు పదవులను అనుభవించడం కంటే ప్రజాసేవ చేయడమే ప్రధాన కర్తవ్యంగా భావించాలని మార్క్‌ఫెడ్ డైరెక్టర్, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పెద్దమ్మతల్లి ఆలయం వద్ద శుక్రవారం కేటీపీఎస్ 7వ దశలో ఫోర్‌మెన్‌గా, కార్మిక నేతగా వివిధ పదవులను నిర్వహించిన తోట కోటేశ్వరరావు ఉద్యోగ విరమణ సన్మానసభ నిర్వహించారు. కొత్వాల తోటను పూలమాలలతో సన్మానించారు. అనంతరం మాట్లాడారు. చారుగుండ్ల రమేష్, యర్రంశెట్టి ముత్తయ్య, మహేష్ పాల్గొన్నారు.

ఆలయానికి విరాళం..

కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం పట్టణానికి చెందిన లక్ష్మీశరణ్య పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఆమె తల్లిదండ్రులు పాండురంగ భజన మందిరానికి రూ.51 వేలను విరాళంగా సమర్పించారు.

పౌష్టికాహారంతో ఆరోగ్యం..

- సీజనల్ వ్యాధుల కాలం మరూ
- వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలి
- పోషకాహారం అవసరమంటున్న వైద్యులు
- వ్యక్తిగత, పరిసరాల శుభ్రత కూడా కీలకం..



మార్కెట్‌లో కూరగాయలు, పండ్లు



చుంచుపల్లి: వర్షాకాలం ప్రారంభమైంది. ఈ సీజన్‌లో వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరైన జాగ్రత్తలు పాటించకుంటే రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. ప్రతీఒక్కరు రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, వ్యాయామానికి దూరంగా ఉండడం వల్లే పలువురు వ్యాధుల బారిన పడుతున్నారు. రోజువారీ పోషకాలతో కూడిన ఆహారం శరీరానికి అవసరమైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు. ఆరోగ్యం కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మంచి ఆహారపు అలవాట్లు ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

రోజువారీ మంచి ఆహారం ఇలా..

ఉదయం రెండు ఇడ్లీలు లేదా 150 మిల్లీలీటర్ల పాలు తీసుకోవచ్చు. ఉదయం 11 గంటల సమయంలో ఏదో ఒక పండు, నిమ్మరసం లేదా జామకాయను తీసుకోవాలి. ఇవేవీ అందుబాటులో ఉండకపోతే ఒక గ్లాసు పాలైనా తాగాలి. మధ్యాహ్నం భోజనంలో 75 గ్రాముల ప్రోటీన్లు కలిగిన పప్పు దినుసులు, ఆకుకూరలు, పెరుగు ఉండేలా చూసుకోవాలి. సాయంత్రం 5 గంటలకు 50 గ్రాముల ప్రోటీన్లు కలిగిన చిరుతిండి, ఒక కప్పు పాలు తీసుకోవాలి. రాత్రి భోజనంలో రెండు కప్పుల అన్నం లేదా రెండు చపాతీలు లేదా పుల్కాలు కూరగాయలతో తినాలి. ఒకవేళ కూరగాయ, పెరుగు వద్దనుకున్నప్పుడు 100 గ్రాముల మాంసాహారం ఉండాలి. నీరు, పాలకు ప్రాధాన్యం ఇవ్వాలి పరిశ్రుభమైన నీటినే తాగాలి. సరిపడా నీరు తాగితే 50 శాతం రుగ్మతలు దూరమవుతాయి. ఎక్కువగా కాచి వడబోసిన నీటినే తీసుకోవాలి. నీటితో పాటు పాలు కూడా చాలా అవసరం. రోజుకు 250 మిల్లీ మీటర్ల పాలు తాగాలి. కాఫీ, టీ అలవాటు ఉన్నవారు రోజుకు ఒకటి, రెండుసార్లు కంటే ఎక్కువ తీసుకోరాదు. పప్పు ధాన్యాలు ఆహారంలో పల్లీలు, మినుములు, శనగలు, బాదం పప్పు వంటివి ఏదో ఒకటి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతీరోజు ఏదో ఒక ఆకుకూర 100 గ్రాములు ఉండేలా చూసుకోవాలి. జామ, నిమ్మ, ఉసిరి ఏదో ఒకదానిని తప్పకుండా తీసుకోవాలి. రోజూ ఉడికించిన గుడ్డు, వారంలో ఒకసారి చికెన్, మటన్ తినాలి.

తాజా కూరలు, పండ్లు..

- ప్రతీపూట భోజనానికి ముందు, తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. పరిశుభ్రమైన ఆహారం, కాచి వడబోసిన నీటిని తీసుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు.
- ఆహారాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం ప్రతీ మూడు గంటలకోసారి తీసుకోవడం ఉత్తమం.
- రోజువారీ ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లలో ఉండే సూక్ష్మ, పోషక పదార్థాలు, ఫైబర్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
- పసుపు, నారింజ రంగులో ఉండే పండ్లు కొన్ని రకాల దీర్ఘకాలిక జబ్బులను నిరోధిస్తాయి. తాజాగా ఉండే పచ్చి కూరగాయలు, పండ్లను జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
- జలుబు, దగ్గు, ఆయాసం వంటి సమస్యల నుంచి ఉపశమనం కోసం మిరియాలు, అల్లం, వెల్లుల్లి బాగా ఉపయోగపడతాయి. వీటిని అవసరం మేరకు వేడినీరు, పాలు, టీలో ఏదేని ఒక దానిలో కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది.
- నిల్వ చేసిన ఆహారం, తీపి పదార్థాలు తీసుకోకూడదు. బయట దొరికే రెడీమేడ్ ఆహారం, ఉప్పుతో కూడిన ఆహారం, కూల్‌డ్రింక్స్, ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం ఉత్తమం.

మంచి ఆహారంతోనే ఆరోగ్యం



సీజనల్ వ్యాధుల సమయం కాబట్టి అందరూ ఆహార జాగ్రత్తలు పాటించాలి. ఆహారం బాగా ఉడికించి తినాలి. ఏ, సీ, డీ, కే విటమిన్లు కలిగిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. తాజా కూరగాయలతో పాటు తోటకూర, మెంతికూర, పాలకూర, క్యారెట్, కెరోటిన్ ఉన్న మునగాకు, బొప్పాయి, గుమ్మడి వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా విటమిన్లు అందుతాయి.

– డాక్టర్ ఎ.పుష్పలత, జనరల్ ఫిజీషియన్

క్రికెట్ టోర్నీలో టేకులపల్లి జట్టు విజయం

టేకులపల్లి: ఫొటో, వీడియోగ్రాఫర్ల అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన క్రికెట్ టోర్నీలో టేకులపల్లి మండల జట్టు విజయం సాధించింది. మొత్తం 13 జట్లు పాల్గొనగా శుక్రవారం జరిగిన ఫైనల్స్‌లో కొత్తగూడెం జట్టుపై టేకులపల్లి జట్టు విజయం సాధించిందని ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ బాధ్యులు తెలిపారు. ఈమేరకు రూ.15వేల నగదు బహుమతి గెలుచుకున్నట్లు వెల్లడించారు.

సమస్యలపై వినతి

సుజాతనగర్: వేపలగడ్డ గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శి చెన్నకేశవులుకు ఆ గ్రామస్తులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. డ్రెయినేజీ శుభ్రం చేయాలని, బ్లీచింగ్ చల్లాలని, ఎల్ఆర్ఎస్ వెంచర్లలో రోడ్లకు మట్టి పోసి గుంతలు పూడ్చాలని కోరారు. చెత్తచెదారాన్ని డంపింగ్ యార్డులో వేయకుండా వాగులో వేయడం వలన పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయని చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బచ్చలకూర శ్రీనివాసరావు, ఉడుగుల శ్రీకాంత్, కొంపెల్లి ఐలయ్య, గంగయ్య, రాములు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయాలు

ఇల్లెందురూరల్: మండలంలోని మస్సివాగు వద్ద శుక్రవారం బైక్ అదుపు తప్పడంతో బోడ మోహన్‌కు గాయాలయ్యాయి. బయ్యారం మండలం చింతలతండాకు చెందిన మోహన్ ఇల్లెందు నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన మోహన్‌ను ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

రాయితీ ఇవ్వండి..

పాల్వంచరూరల్: జిల్లాలో గతేడాది సాగుచేసిన పామాయిల్ రైతులకు నేటికీ సబ్సిడీ ఇవ్వలేదని వెంటనే అందజేయాలని కోరుతూ సేవలాల్ సేన జిల్లాప్రధాన కార్యదర్శి భద్రునాయక్, మండల అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ శుక్రవారం జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

నేడు విశ్వబ్రాహ్మణ అర్చక సంఘం సమావేశం

కొత్తగూడెంటౌన్: మేదరబస్తీలోని విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో శనివారం జరగనున్న సమావేశానికి విశ్వబ్రాహ్మణులు తరలిరావాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఉద్దోజు రామాచారి శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. సమావేశంలో పురోహితుల సమస్యలను చర్చించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి పురోహితులు తరలిరావాలని కోరారు.

ఇంటింటికీ చెత్త వాహనం

ఇల్లెందు: పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత కార్మికుల మీద ఉందని పారిశుద్ధ్య కార్మికులకు చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు సూచించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఇంటికీ చెత్త సేకరణ వాహనాలు వెళ్లి చెత్తను సేకరించాలని సూచించారు.

రోడ్డుపై రాళ్లు పెట్టి నిరసన

కొత్తగూడెంరూరల్: లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ గ్రామ పంచాయతీలో ఐదో వార్డు వాసులు వర్షం వస్తే అంతర్గత రోడ్లు బురదమయమై నడవటానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్డు అధ్వానంగా తయారయింది. దీంతో స్థానికులు శుక్రవారం రోడ్డుపై రాళ్లు పెట్టి నిరసన తెలిపారు. అధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతున్నారు.

భార్యను వేధిస్తున్న భర్తపై కేసు

పాల్వంచ: మద్యం సేవించి భార్యను వేధిస్తున్న భర్తపై కేసు నమోదైంది. కొత్తగూడెం హౌజింగ్ బోర్డ్ ఏరియాకు చెందిన దుర్గాప్రసాద్ తన భార్య త్రివేణిని మద్యం మత్తులో తరచుగా వేధిస్తున్నాడు. దీంతో ఆమె పుట్టిల్లయిన పాల్వంచలోని మంచికంటి నగర్‌కు చేరుకుని శుక్రవారం ఫిర్యాదు చేయగా దుర్గాప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాఘవయ్య తెలిపారు.

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం..

జూలూరుపాడు: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు మాలమహానాడు మండల అధ్యక్షుడు బుడిపూడి ప్రభాకర్, ఉపాధ్యక్షుడు పోతురాజు రామారావు అన్నారు. ఎస్సీ వర్గీకరణను నిలిపివేయాలని కోరుతూ మాలమహానాడు మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ కె.స్వాతి బిందుకు వినతిపత్రం అందజేశారు. మాట్లాడుతూ.. ఎస్సీలను విభజించి రాజకీయ లబ్ధి కోసం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న పార్టీలకు గుణపాఠం చెబుతామన్నారు.

అవగాహన ఉండాలి

ఇల్లెందు: ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే సీజనల్ వ్యాధులపై అవగాహన అవసరమని కౌన్సిలర్ కడకంచి పద్మ అన్నారు. శుక్రవారం 13వ వార్డులో ఇంటింటి నీటితొట్లు శుభ్రపర్చేలా నీటిని తొలిగించి ఆరబెట్టారు. వారానికి ఒకసారి నీటిని తొలగించి ట్యాంకులు, తొట్లు ఆరబెట్టాలని తెలిపారు. డెంగీ, మలేరియా నివారించాలని వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

నేడు విద్యుత్ సరఫరా బంద్

సూపర్‌బజార్(కొత్తగూడెం): మరమ్మతుల కారణంగా శనివారం గంగబిషన్ బస్తీ, ప్యూన్ బస్తీ, ఎ పవర్‌హౌస్ బస్తీ, ఐదో నంబరు బస్తీ, ఎస్‌సీబీ నగర్‌లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఏడీఈ హేమచంద్రబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సీడీపీఓగా అరుణకుమారి

ఇల్లెందు: ఇల్లెందు సీడీపీఓగా డాక్టర్ కె.అరుణకుమారి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. టేకులపల్లి ఏసీడీపీఓగా పని చేస్తున్న ఆమె ప్రమోషన్‌పై ఇక్కడికి వచ్చారు.

రూరల్ ప్రాజెక్టు...

పాల్వంచరూరల్: ఐసీడీఎస్ పాల్వంచరూరల్ ప్రాజెక్ట్ సీడీపీఓగా ఇన్‌చార్జ్ విధులు నిర్వహిస్తున్న రేవతి బూర్గంపాడు మండలానికి బదిలీ కాగా ఆమె స్థానంలో ఇల్లెందులో సీడీపీఓగా విధులు నిర్వహిస్తున్న ఎం.లక్ష్మీప్రసన్న బదిలీపై ఇక్కడికి వచ్చారు. శుక్రవారం రేవతి నుంచి లక్ష్మీప్రసన్న బాధ్యతలు స్వీకరించారు.

జీసీసీ బీఎంగా నర్సింహారావు

ఇల్లెందు: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఇల్లెందు బ్రాంచి మేనేజర్‌గా నర్సింహారావును నియమించారు. గతంలో ఈయన ఇక్కడే సీనియర్ అసిస్టెంట్‌గా పని చేశారు. దమ్మపేట బ్రాంచి నుంచి ఇల్లెందుకు బదిలీ చేశారు.

బదిలీ ఉద్యోగులకు సన్మానం

జూలూరుపాడు: స్థానిక ఎఫ్ఆర్‌ఓ కార్యాలయంలో బదిలీ ఉద్యోగులను శుక్రవారం సన్మానించి, వీడ్కోలు పలికారు. ముఖ్యఅతిథిగా కొత్తగూడెం ఎఫ్‌డీఓ కోటేశ్వరరావు హాజరయ్యారు. డీఆర్‌ఓ లక్ష్మీనర్సు, బీట్ ఆఫీసర్లు బి.రవి, జె.కిషన్‌లకు శాలువాలు కప్పి సన్మానించారు. వారి స్థానంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఉద్యోగులకు స్వాగతం పలికారు. జూలూరుపాడు ఎఫ్ఆర్‌ఓ జి.ప్రసాద్‌రావు, చంద్రుగొండ ఎఫ్ఆర్‌ఓ ఎల్లయ్య, గుండెపుడి అటవీ సెక్షన్ ఆఫీసర్ నాన్‌సూర్‌భీ, ఎఫ్ఎస్‌ఓలు పాల్గొన్నారు.

బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడిగా నరేష్

ఇల్లెందురూరల్: బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా కొమరారం గ్రామానికి చెందిన కాంపాటి నరేష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యర్రా కామేష్, జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున్ నియామకపత్రాన్ని అందజేశారు.

స్వాతంత్ర్య సమరయోధుడు మృతి

జూలూరుపాడు: జూలూరుపాడు గ్రామానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు సిరిపురపు నారాయణ(90) అలియాస్ ఎర్ర నారాయణ శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య నర్సమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. నారాయణ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని గడిపారు. ఆయన భౌతికాయాన్ని స్వాతంత్ర్య సమరయోధులు నున్నా నరసింహారావు, తుళ్లూరి కనకయ్య, లేళ్ల వెంకటరెడ్డి, దుద్దుకూరి మధుసూదన్‌రావు, నర్వనేని పుల్లారావు, చిన్న నాగేశ్వరరావు, వేల్పుల నరసింహారావు, యల్లంకి సత్యనారాయణ సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు.

విద్య, వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం



మాట్లాడుతున్న నాయకులు

సింగరేణి(కొత్తగూడెం): సమాజంలో క్రియాశీలకంగా ఉన్న విద్య, వైద్యరంగాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దింటి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి కంపాటి పృథ్వీ అన్నారు. శుక్రవారం పట్టణంలో జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిందని, ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని, విద్యార్థులు, యువకులు, యావత్ తెలంగాణ సమాజమంతా ఏకమై గద్దె దించారన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజా సంక్షేమ పాలనంటూ ఊదర గొడితే సరిపోదని, ప్రక్రియను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేటాయించిన 7.31 శాతం బడ్జెట్ ఏమాత్రం సరిపోదన్నారు. నూతన గురుకులాలకు సొంత భవనాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు ఇప్పటి వరకు లేదని, ఇంటర్, డిగ్రీ కళాశాలల పరిస్థితి అస్తవ్యస్తం అన్నారు. యూనివర్సిటీలలో కనీసం వైస్ చాన్స్‌లర్, బోధన సిబ్బంది లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో మునిగల శివప్రశాంత్, పార్థసారధి, బి.సాయి, గంగాధర, గణేష్, ఈసం ప్రణీత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల హామీలు అమలు చేయాలి



సింగరేణి(కొత్తగూడెం): మాట్లాడుతున్న మాస్‌లైన్ నాయకులు

సింగరేణి(కొత్తగూడెం): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, ఇఫ్టూ జిల్లా సహాయ కార్యదర్శి ఏదులాపురం గోపాలరావు, జిల్లా కోశాధికారి పెద్దబోయిన సతీష్ డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్తగూడెం రైటర్ బస్తీ, బంగ్లోస్, బాబూ క్యాంపులలో కార్మికులతో జరిగిన గేట్ మీటింగ్‌లో వారు మాట్లాడారు. గత ప్రభుత్వం అదిగో.. ఇదిగో.. రేషన్ కార్డు రేషన్ కార్డు అంటూ... కాలం గడిపిందని అనేక మంది పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. పలు సమస్యల పరిష్కారం కోసం సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పుష్పరాజ్, రాధ, మరియా, నిర్మల, నరసమ్మ, వెంకటేశ్వర్లు, శ్రీను, జకరయ్య, సంజీవ్, తార, రామకృష్ణ, మల్లేష్, మణెమ్మ, సురేష్ పాల్గొన్నారు.

పాల్వంచరూరల్: ఎన్నికల వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ (ప్రజాపంథా) ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్ ఎదుట ధర్నా నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీటీకి అందజేశారు. నిమ్మల రాంబాబు, రాయబార వెంకటేశ్వర్లు, వగ్గెల పద్మ, కుంజ రమేష్, తాటి లలిత, పద్మ, మల్లమ్మ పాల్గొన్నారు.

అవసరం మేరకే విద్యుత్ వినియోగించండి



మాట్లాడుతున్న భీకంసింగ్

టేకులపల్లి: వ్యవసాయ పొలాల్లో రైతులు మోటార్లకు కెపాసిటర్లు అమర్చి విద్యుత్‌ని పొదుపు చేయాలని విద్యుత్ శాఖ ఎస్ఈ భీకంసింగ్, డీఈ నందయ్య అన్నారు. ఈ మేరకు శుక్రవారం టేకులపల్లి మండల పరిధిలో తొమ్మిదోమైలు తండా, కారుకొండ గ్రామాలలో గురువారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు విద్యుత్ భద్రతా సూచనలను పాటించాలన్నారు. కెపాసిటర్ల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అలాగే ఐఎస్ఐ గుర్తింపు కలిగిన విద్యుత్ పరికరాలను మాత్రమే వాడాలని సూచించారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు విరిగినా, ప్రమాదకరంగా లూజు లైన్లు ఉన్నా, విద్యుత్ తీగలు తెగి కింద పడినా వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండల ఏఈ దేవా, సబ్ ఇంజనీర్ ప్రసాద్, లైన్‌మెన్ లక్ష్మీనారాయణ, అబ్దుల్లా, పవన్ పాల్గొన్నారు.

ఇల్లెందురూరల్: రైతులు అవసరం మేరకే విద్యుత్‌ను వినియోగించి సంస్థకు మేలు చేయాలని ట్రాన్స్‌కో ఎస్ఈ భీకంసింగ్ సూచించారు. మండలంలోని పోచారం గ్రామంలో శుక్రవారం ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

గనిలో సమస్యలు పరిష్కరించండి..



మాట్లాడుతున్న ఐఎన్‌టీయూసీ నాయకులు

సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5 ఇంక్‌లైన్ గనిలో గాలి, వెలుతురు సరిగా లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఐఎన్‌టీయూసీ జనరల్ సెక్రటరీ త్యాగరాజన్, ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్ కోరారు. ఈ మేరకు శుక్రవారం గని మేనేజర్ పాలడుగు శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. మాట్లాడుతూ అండర్ గ్రౌండ్‌లో కార్మికులకు గాలి, నీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని, పనికి తగిన మ్యాన్ పవర్‌ను ఇవ్వాలని, కార్మికులపై పనిభారం తగ్గించాలని, అదేవిధంగా సర్ఫేస్ కల్పించాలని కోరారు. స్పందించిన గని మేనేజర్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ఏరియా ఉన్నతాధికారులతో చర్చిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్బర్ట్, చిలక రాజయ్య, రాజేశ్వరరావు, సైమన్, అశోక్, ఐమాన్స్, నవీన్, బాలు, సకినాల సమ్మయ్య, పోషం శ్రీనివాస్, గోపు కుమార్, సత్తార్, సీహెచ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ సభను విజయవంతం చేయాలి

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి పరిరక్షణ కోసం సీపీఎం ఆధ్వర్యాన చేపట్టిన యాత్ర ఈనెల 5న ముగియనుండగా, కొత్తగూడెం రైల్వేస్టేషన్ సమీపాన నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని సీఐటీయూ బ్రాంచి కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ కోరారు.

ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ఈ సభకు సింగరేణి ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కొమురం భీం విగ్రహావిష్కరణను..

టేకులపల్లి: ఈనెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బోడు గ్రామంలో కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తుడుందెబ్బ జాతీయ కోకన్వీనర్ కల్తి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం బోడు గ్రామంలో కరపత్రాలు విడుదల చేశారు. కుంజ సాంబయ్య, మాడె లాలయ్య, ఇరప లక్ష్మీనారాయణ, ఎట్టి నరసింహారావు, మాడె ప్రదీప్, ఈసాల రవి పాల్గొన్నారు.

జిల్లా ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరించండి..



కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సమస్యలు పరిష్కరించాలని సీపీఎం ప్రతినిధి బృందం శుక్రవారం కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ... సమస్యల నిలయంగా జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రి ఉందన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో గుండె, కిడ్నీ, నరాలకు సంబంధించిన డాక్టర్లు లేరని చెప్పారు. ఈ సమస్యలు వస్తే ప్రజలు ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల నుంచి మందుల సరఫరా లేదన్నారు. దీని వలన ప్రైవేట్ మెడికల్‌లో మెడిసిన్ కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. డాక్టర్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అలాగే ఉన్న డాక్టర్లను మానిటరింగ్ చేయడంలో సూపరింటెండెంట్ వైఫల్యం ఉందన్నారు. డాక్టర్లు సమయపాలన పాటించడం లేదని ఆరోపించారు. కిడ్నీ రోగులు 35 మంది వెయిటింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. రోజుకు 500 మంది పేషంట్లు వస్తున్నారని, కనీసం సరిపడా స్ట్రెచ్చర్లు లేవన్నారు. ఈ కార్యక్రమంలో లిక్కి బాలరాజు, అన్నవరపు సత్యనారాయణ, భూక్యా రమేష్, డి.వీరన్న, ఎస్.లక్ష్మి, నందిపాటి రమేష్, కాశంగి హరికృష్ణ పాల్గొన్నారు.

మొక్కలు నాటి సంరక్షించాలి



కొత్తగూడెంరూరల్: చాతకొండ ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటుతున్న అధికారులు

పాల్వంచరూరల్: ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఎంపీడీఓ కె.విజయభాస్కరరెడ్డి సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మొదటిరోజు మన బాధ్యత, రెండోరోజు నీళ్ల పట్టేద్దాం.. మూడో రోజు నీళ్ల కాపాడుదాం.. నాలుగో రోజు ఆరోగ్యం మహాభాగ్యం.. ఐదోరోజు స్వచ్ఛ కార్యాలయం, నివాసం, అందరికీ స్వాగతం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాలకు అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీఓ బి.నారాయణ, ఏఓ శంభోశంకర్, ఏపీఓ పొరండ్ల రంగా, ఏపీఎం రాంబాబు పాల్గొన్నారు.

కొత్తగూడెంఅర్బన్: కాలుష్య నివారణకు ప్రతీఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని 23వ వార్డు కౌన్సిలర్ వై.శ్రీనివాసరెడ్డి అన్నారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా కూలీలైన్ ఏరియాలో ఇంటింటికీ రెండు శ్రీగంధం మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మొక్కల పంపిణీ ఇన్‌చార్జ్ నరసింహ, ఆర్పీలు మీరాబాయి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

కొత్తగూడెంరూరల్: లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాన్ని బెటాలియన్ పోలీసు సిబ్బంది చేపట్టి, వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. 6వ బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పోలీసు సిబ్బంది 150 రకాల మొక్కలు నాటారు. హెచ్ఎం పి.కృష్ణయ్య, జిల్లా సైన్స్ అధికారి చలపతిరాజు, అసిస్టెంట్ కమాండెంట్ అబ్దుల్ రషీద్, ఆర్ఐలు శ్రీ రాంబ్రహ్మం, రామారావు పాల్గొన్నారు.